## అక్రమ బదిలీలు ఆపాలి : యుటిఎఫ్

**శ్రీకాకుళం అర్బన్ :** జిల్లా విద్యాశాఖ సిఫార్సు బదిలీలకు సన్నాహం చేస్తున్న నేపథ్యంలో అక్రమ బదిలీలను ఆపాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు, ఎస్.కిషోర్ కుమార్ హెచ్చరించారు. లేకుంటే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. స్థానిక యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. బదిలీ ఉపాధ్యాయుల జీతాలను వెంటనే చెల్లించాలన్నారు. అక్రమ బదిలీలను ఆపాలని, కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచే విద్యాశాఖ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఒక్క బదిలీ అయినా డిఇఒ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో యుటిఎఫ్ గౌరవాధ్యక్షులు కె.వైకుంఠరావు, కోశాధికారి బి.శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

# మరో వంచన

- జీడి ధరపై అమాత్యుని నోట పాత మాటే
- 80 కేజీల బస్తాను రూ.9 వేలకు కొనాలంటూ ఉచిత సలహా
- సీజన్ ప్రారంభంలోనే రూ.10 వేలు పలికిన ధర
- మంత్రి అప్పలరాజు చేసిందేముందంటూ రైతుల ఆగ్రహం



**జీడి రైతుల పోరాటం రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. ఈనెల 18న కాశీబుగ్గలో నిర్వహించిన మహాధర్నా విస్తృత చర్చకు దారితీసింది. జీడిపిక్కలకు మద్దతు ధర, రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 28న 24 గంటల నిరాహార దీక్షకు సైతం సిద్ధమవుతున్నారు. జీడి రైతుల దుస్థితికి ప్రభుత్వం, ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా తనకు జరుగుతున్న డామేజ్‌ను తగ్గించుకునేందుకు మంత్రి అప్పలరాజు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సమస్య పరిష్కారం పేరుతో ఈనెల 19న పలాసలో జీడి రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఎప్పట్లానే వ్యాపారులకు మేలు చేసేలా ప్రతిపాదనలు చేసి చేతులు దులుపుకున్నారు.**

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి

జీడిపిక్కల సీజన్ ప్రారంభంలో వ్యాపారులు 80 కేజీల బస్తాకు రూ.10 వేల నుంచి రూ.10,500 వరకు చెల్లించారు. పంట పూర్తిగా చేతికి వచ్చిన తర్వాత దాన్ని క్రమేణా తగ్గిస్తూ రూ.8,500 వరకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రూ.8 వేలకు పడిపోవడంతో రైతులు పోరుబాట పట్టారు. మూడు నెలలుగా పలురూపాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. మంత్రి అప్పలరాజు ఈ ఏడాది జూన్‌లో మరోసారి చర్చలు నిర్వహించి, రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వాలని వ్యాపారులకు చెప్పి ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత వ్యాపారులు పరిశ్రమల బంద్‌కు పిలుపునిచ్చారు. రైతులు అడుగుతున్న రేటు ఇవ్వాలని మంత్రి ఆదేశిస్తే వ్యాపారులు అమలు చేయకుండా ఉంటారా?. పరిశ్రమలను బంద్ చేస్తే కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని, వద్దని వారిస్తే ఎవరు మూసేస్తారు?. ఇటువంటి ప్రయత్నాలేవీ మంత్రి అప్పలరాజు వైపు నుంచి జరగలేదు. ఈనెల 19న రైతులు, వ్యాపారులతో నిర్వహించిన చర్చల్లో 80 కేజీల బస్తాను రూ.తొమ్మిది వేలకు కొనాలంటూ వ్యాపారులకు ఉచిత సలహా ఇచ్చారు. జీడి పంట చేతికొస్తున్న మార్చిలోనే వ్యాపారులు రూ.పది వేల వరకు చెల్లించారు. ఆ రేటుకు పెంచకపోగా, రూ.వెయ్యి తగ్గించి రూ.తొమ్మిది వేలకు కొనాలని చెప్తున్నారంటే, మంత్రి ఎవరి పక్షం వహించి మాట్లాడుతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది.

### రెండేళ్లుగా ఇదే తంతు

జీడిపిక్కల కొనుగోళ్లు, మద్దతు ధరపై రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. 2020లో వ్యాపారులు, రైతులతో సమావేశం నిర్వహించి 80 కేజీల బస్తాకు రూ.పది వేలుగా ధర ప్రకటించారు. అందులో ప్రభుత్వం తరుపున రూ.వెయ్యి చెల్లిస్తామని హామీనిచ్చారు. ఇప్పటివరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. తర్వాత సంవత్సరం ప్రభుత్వమే పిక్కలను కొంటుందని, 80 కేజీల బస్తాకా? క్వింటాకా? ధర నిర్ణయంలో ఉందంటూ మంత్రి ఆ ఏడాది ఊరించారు. ఇప్పుడు మళ్లీ ఏమీ తెలియనట్లు ఉద్దాన ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో జీడి విస్తీర్ణం ఉంది?, ఏటా ఎంత దిగుబడి వస్తుంది?, పలాస వ్యాపారాలకు ఎంత అవసరం వంటి అంశాలను అడిగారు. 2021లో జీడిపిక్కలకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో గ్రామాల వారీగా జీడిపిక్కలు ఎంతమేర ఉన్నాయో ఆర్‌బికెల ద్వారా వివరాలు సేకరించి ఆ తర్వాత వాటి ఊసెత్తలేదు.

### వ్యాపారులకు మేలు చేసేలా నిర్ణయాలు

జీడిపిక్కలకు మద్దతు ధర కల్పించే విషయంలో రైతుల పక్షాన నిలబడాల్సిన మంత్రి అప్పలరాజు తొలి నుంచీ వ్యాపారుల వైపు మాట్లాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలేసిన మంత్రి, తాజాగా వారికి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. మంత్రి అప్పలరాజు వైఖరిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి వంచనకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.

## జీడి రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం

### వామపక్షాల నాయకులు

ప్రజాశక్తి - పలాస

ఉద్దానం జీడి రైతులను ప్రభుత్వం దగా చేస్తోందని వామపక్షాల నాయకులు విమర్శించారు. కాశీబుగ్గలోని సిఐటియు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు ఎన్.గణపతి, సిహెచ్.వేణుగోపాల్, మద్దిల రామారావు, ఎం.వినోద్ కుమార్ మాట్లాడారు. జీడి మద్దతు ధరకు రైతులు పోరాడుతున్నా, పాలకులు యాజమాన్యాల వైపే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. జీడి రైతులను ఆదుకోవాలని రైతులంతా కోరుతుంటే, ఈనెల 19న మంత్రి అప్పలరాజు, కలెక్టర్ ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో జీడి పరిశ్రమల యజమానులను బేరాలాడుతున్నారని చెప్పారు. 80 కేజీల బస్తా రూ.16 వేలకు రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని కోరుతుంటే, రూ.తొమ్మిది వేలకు కొనాలని మంత్రి, అధికారులు వ్యాపారులను కోరడం సరికాదన్నారు. ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. గతంలోనూ మంత్రి అప్పలరాజు కలెక్టర్ సమక్షంలో బస్తాకు రూ.వెయ్యి ఇస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని విమర్శించారు. ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేయడానికి పరిశ్రమ స్థాయిని బట్టి వారికి కేటాయించాల్సింది పోయి, వ్యాపారులతో బేరసారాలు ప్రభుత్వానికి తగదన్నారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలనుకుంటే వారితో సమావేశం ఏర్పాటు చేసి న్యాయమైన ధరకు కృషి చేయాలన్నారు. వ్యాపారులతో సమావేశం వేయడం ద్వారా ప్రభుత్వం వ్యాపారుల పక్షమేనని తేలిందన్నారు. రూ.16 వేల మద్దతు ధర కోసం రైతులు సాగిస్తున్న పోరాటానికి వామపక్షాలు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు గణపతి





శ్రీకాకుళం కార్పొరేషన్ వద్ద ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్మికులు

## ఆప్కాస్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

- సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
- క్లాప్ డ్రైవర్లకు రూ.18,500 ఇవ్వాలి
- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు
- మున్సిపల్ కార్మికుల నిరసనలు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్, ఆమదాలవలస, పలాస

ఏళ్ల తరబడి మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ (ఆప్కాస్) కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యాన మున్సిపల్ కార్మికులు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టగా, ఆమదాలవలసలో మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. పలాసలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఫెడరేషన్ నగర అధ్యక్షులు ఎ.గణేష్ మాట్లాడుతూ నగరపాలక సంస్థతో పాటు మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కార్మికులను ఆప్కాస్ పరిధిలో చేర్చి వేతనాల్లో కోతలు విధించారని చెప్పారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు అనే పదాల్లో తేడా తప్ప చదువులు, పనులు ఒకటేనని చెప్పిన ముఖ్యమంత్రి మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయకపోవడం మోసపూరిత చర్య అని విమర్శించారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు కార్మికులను, శాశ్వత స్వభావం కలిగిన మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ 010 ద్వారా జీతాలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ , రిస్క్ అలవెన్స్, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు రూ.18,500 వేతనం చెల్లించాలన్నారు. సమస్యల పరిష్కారానికి దశలవారీ ఆందోళనలు చేపడుతున్నట్లు చెప్పారు. 21న మున్సిపల్ కార్యాలయాల వద్ద మహిళా కార్మికుల సామూహిక రిలే నిరాహార దీక్షలు, 27న మున్సిపల్ కార్యాలయాల ముట్టడి, ఆగస్టు 7న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు 15 తర్వాత నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఫెడరేషన్ నాయకులు కె.రాజు, ఎ.శంకర్, శేఖర్, డి.మాధవి, యాదమ్మ, భాగ్యం తదితరులు పాల్గొన్నారు.

ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళా కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు టి.సంతోష్, కె.ధనలక్ష్మి, ఎన్.రమ, కె.రాజేశ్వరి, నీలమ్మ, ఎస్.రాధ తదితరులు పాల్గొన్నారు.

కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పి.సీతమ్మ, ఎస్.ఉష, శకుంతల, జగ్గుముఖి, ఎస్.త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

## గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి 'ఉపాధి'

- పనిదినాల కల్పనలో రాష్ట్రం అగ్రస్థానం
- ఎన్ఆర్ఇజిఎ డైరెక్టర్ చినతాతయ్యలు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఉపాధి హామీ దోహదపడుతుందని ఎన్ఆర్ఇజిఎ రాష్ట్ర డైరెక్టర్ పి.చినతాతయ్యలు అన్నారు. జిల్లాలో ఉపాధి హామీ అమలుతీరుపై జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలను లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటివరకు 18 కోట్ల పనిదినాలను పూర్తి చేశామన్నారు. డిబిటి పద్ధతిలో కూలీలకు కూలి డబ్బులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో 45 లక్షల కుటుంబాలకు రూ.6 వేల కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. 60 వేల ఎకరాల్లో ఉద్యానవనాల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జలుమూరు, సారవకోట మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్ కేడర్‌లో ఉన్న వ్యక్తికి రెండు మండలాల ఎపిఒ బాధ్యతల్లో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఆ మండలాల్లో పనులు సక్రమంగా చేయకపోవడానికి ఇదే ప్రధాన కారణమన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలను ఎపిడిలు, ఎపిఒలు సక్రమంగా నిర్వహించడం లేదని, దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటికైనా లక్ష్యాలు పూర్తి కావడానికి ఎపిఒలు పూర్తి బాధ్యత వహించాలన్నారు. మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మానవ వనరులను సాంకేతికత జోడించి అమలు చేస్తున్నామన్నారు. మునగ పంటతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందువల్ల రైతుల్లో మునగ పంటపై విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జి.వి చిట్టిరాజు, ఎపిడిలు, ఎపిఒలు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.





మాట్లాడుతున్న ఎన్ఆర్ఇజిఎ డైరెక్టర్ చినతాతయ్యలు



ఇచ్ఛాపురం : మాట్లాడుతున్న మున్సిపల్ ఆర్‌డి నాగరాజు

## పెండింగ్ కేసులపై దృష్టిసారించాలి

### మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు

ప్రజాశక్తి - పలాస, ఇచ్ఛాపురం

మున్సిపాల్టీ పరిధిలోని పలు పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని మున్సిపల్ విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ జి.నాగరాజు ఆదేశించారు. పలాస, ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయాల్లో గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 25వ తేదీలోగా కేసులు ఏవైనా ఉంటే ఫైల్ చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్త ఎత్తివేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాల్టీలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇచ్ఛాపురం మున్సిపాల్టీలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆర్‌డి జి.నాగరాజు దృష్టికి మున్సిపల్ చైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మి తీసుకెళ్లారు. మున్సిపాల్టీలో చేపల చెరువు అంశం కోర్టులో ఉందని, దానిపై నిర్ణయం తీసుకుని అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ లేకపోవడం కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను గానీ హెల్త్ అసిస్టెంట్‌ను డెప్యుటేషన్ వేయాలని కోరారు. సమావేశంలో కమిషనర్ టి.నాగేంద్రకుమార్, డిఇ హరి, ఎఇ అవినాష్, మేనేజర్ అప్పలస్వామి సిబ్బంది పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

## కచ్చితమైన ఓటర్ల జాబితా తయారీ

### కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

కచ్చితమైన వివరాలతో ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీలు తమవంతు సహకారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కోరారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఈనెల 21 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. నెల రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి, ఓటర్ల వివరాలను తనిఖీ చేస్తారని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు, లేని ఓటర్ల పేర్లు తొలగించడంతో పాటు అడ్రస్, డోర్ నంబరు తదితర వివరాలనూ ఓటర్ల జాబితాల్లో సరిచేస్తారని చెప్పారు. రాజకీయ పార్టీలు తమ బూత్ ఏజెంట్ల జాబితాలను ముందే అందజేయాలని కోరారు. బిఎల్ఒతో పాటు పార్టీల ఏజెంట్లూ ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించడం ద్వారా సమగ్ర జాబితాలు తయారవుతాయని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా కళాశాలల్లో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. వలస కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, ఇళ్లు, స్థిర నివాసం లేని వారి వివరాలను సేకరించి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని, వారు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటుహక్కు కల్పించి, రెండో దాన్ని తొలగిస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో వైసిపి ప్రతినిధి ఆర్.శ్రీనివాసరావు, టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, బిజెపి జిల్లా అధ్యక్షులు బి.ఉమామహేశ్వరరావు, కాంగ్రెస్, బిఎస్‌పి నాయకులు మల్లిబాబు, బి.నారాయణరావు, ఇన్‌ఛార్జి డిఆర్ఒ మురళీకృష్ణ, ఇఆర్ఒలు, ఎలక్షన్ సెల్ అధికారులు, ఎన్నికల డిటిలు పాల్గొన్నారు.



కలెక్టరేట్ ఎఒకు వినతిపత్రం అందజేస్తున్న కమిటీ ప్రతినిధులు

## 117 జిఒను తక్షణమే రద్దు చేయాలి

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

బడుగు, బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే జిఒ నంబరు 117ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ టి.చలపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలల విలీనం పేరిట వేల సంఖ్యలో బడులు మూతపడ్డాయన్నారు. ఉపాధ్యాయ పోస్టులను కుదించి కార్పొరేట్ విద్యకు ప్రోత్సహించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే 84, 85, 117 జిఒలను తక్షణమే రద్దు చేసి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 20:1గా నిర్ధారించాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. డిటిఎఫ్ నాయకులు కోత ధర్మారావు మాట్లాడుతూ లోపభూయిష్టమైన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు తీసుకొచ్చిన అసంబద్ధ జిఒలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎఒ రాజేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వి.కామేశ్వరరావు డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కె.అప్పలరాజు, ఎన్.ప్రభాకరరావు, బి.రవి, పి.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

## పాలనలో విప్లవాత్మక మార్పు

- 'జగనన్న సురక్ష'తో పెద్దఎత్తున ధ్రువపత్రాలు
- చంద్రబాబు వస్తే సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం
- రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
- అందరికీ సంక్షేమం చేరువైంది : ధర్మాన కృష్ణదాస్



మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి

వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ పాలనలో విప్లవాత్మకమైన మార్పు అని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయ వ్యవస్థ ఉండడం వల్లే జగనన్న సురక్ష పథకం ద్వారా పెద్దఎత్తున ధ్రువపత్రాలు అందించగలిగామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగా ఉన్న సచివాలయాలకు గానూ 10 వేల సచివాలయాల్లో జగనన్న సురక్ష పూర్తి చేశామని చెప్పారు. ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు కింది స్థాయి వెళ్లేసరికి అనేక లీకేజీలు ఉండడం వల్ల లబ్ధిదారులకు పూర్తిస్థాయి ప్రయోజనం నెరవేరలేదన్నారు. అందువల్లే పేదరికం తగ్గలేదని ఆయన అభిప్రాయపడ్డారు. పేదలకు రేషన్‌కార్డులు జారీ చేయడమే అభివృద్ధి సంకేతంగా భావిస్తున్నాం తప్ప ప్రజలకు నేరుగా నిధులు చేరే ఒక నిర్దిష్ట విధానం ఇప్పటివరకు లేదన్నారు. ప్రతి సచివాలయంలో 11 మంది ఉద్యోగులతో పాటు వారికి అనుసంధానంగా ఉన్న వాలంటీర్ల ద్వారా 150కి పైగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల సేవలను తక్కువ చేసి మాట్లాడడం, దూషించడం సరికాదని హితవు పలికారు. పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీ, స్క్రిప్ట్ ఇచ్చి చంద్రబాబు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేసి, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేసినా చెప్పుకోవడానికి ఒక పథకమంటూ లేదని విమర్శించారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్నందుకా వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారని ప్రశ్నించారు. టిడిపికి విదేశాల నుంచి విరాళాలు వస్తున్నాయని, అందుకే బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. అమ్మఒడిపై విమర్శలు చేస్తున్న అచ్చెన్నాయుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న సురక్ష' కార్యక్రమం అపూర్వ రీతిలో ప్రజలకు ప్రభుత్వ సర్వీసులను అందించిందని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జులై ఒకటో తేదీన ప్రారంభమైన జగనన్న సురక్ష ద్వారా 15,004 సచివాలయాలకు గానూ ప్రభుత్వం 10,700 సచివాలయాల పరిధిలో నిర్వహించామని చెప్పారు. ఈ శిబిరాల ద్వారా 27 లక్షల ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, 24 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 3,159 ఒబిసి సర్టిఫికెట్లు, 5,199 ఫ్యామిలీ ధ్రువపత్రాలు జారీ చేశామని వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు నర్తు రామారావు, దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, డిసిసిబి చైర్మన్ కె.రాజేశ్వరరావు, సుడా చైర్మన్ కోరాడ ఆశాలత గుప్తా తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్ సీతారాం

## నిర్ణీత గడువు లోగా గృహ నిర్మాణాలు పూర్తి

### శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి - ఆమదాలవలస

గృహ నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గృహనిర్మాణ సంస్థ అధికారులను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. స్పీకర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాల్టీ హౌసింగ్ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గాజుల కొల్లివలసలో లబ్ధిదారులకు సుమారు 1734 ఇళ్ల పట్టాలను మంజూరు చేశామని, ఆ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయని ప్రశ్నించారు. పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో వేసిన లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మిస్తున్నది జగనన్న కాలనీలు కాదని, గ్రామాలనే నిర్మిస్తోందన్నారు. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. సిమెంట్, ఐరన్ తదితర సామగ్రిని ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, అందులో 15 లక్షల ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన పూర్తి చేసుకుని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గంలో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ పీడీ ఎన్.గణపతి, డిఇ అప్పారావు, ఎఇలు లక్ష్మీనారాయణ, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

# 'జగనన్న సురక్ష'తో సమస్యల పరిష్కారం


గార : మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి- గార

భూ సంబంధిత సమస్యలను శాశ్వత పరిష్కారం చూపుతూ సమగ్ర సర్వే చేపట్టడం ద్వారా భూ రికార్డుల్లో సమూల మార్పులు వస్తున్నాయని, అన్ని రకాలైన వివాదాలకు పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గార మండలం సతివాడలో గురువారం నిర్వహించిన జగనన్న సురక్షలో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పేదలకు భూమి ఇచ్చారని, 1977లో ఓఎటి యాక్టు పేరిట తెచ్చిన చట్టం ప్రకారం పట్టా పొందిన వారు భూమిని అమ్ముకోవాలనే వెసులుబాటు ఆయ్యేది కాదని అన్నారు. కుటుంబ అవసరాలకు అమ్ముకునే హక్కు లభించేది కాదన్నారు. రైతు సాగులో ఇరవై ఏళ్ళు ఉన్న అసైన్డ్ ల్యాండ్‌కు హక్కులు కల్పించామని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి గొండు రఘురాం, తహశీల్దార్ రామారావు, బొడ్డేపల్లి పద్మజ, డిసిఎంఎస్ మాజీ ఛైర్మన్ గొండు కృష్ణ పాల్గొన్నారు.

**ఆమదాలవలస** : జగనన్న సురక్షతో ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడమే ముఖ్య ఉద్దేశమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పురపాలక సంఘ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఉన్న మార్కెట్ కమిటీ యార్డులోని సచివాలయం వద్ద జగనన్న సురక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత వాలంటీర్లను ఉద్దేశించి మహిళలను విక్రయం చుకునే వారికి సమాచారం ఇస్తే వ్యవస్థగా ఏర్పడిందనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కోర్టులో ఉన్న కేసులపై స్టేలను ఎత్తివేయించుకొని విచారణకు రావాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిసుధాకర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, సచివాలయాల కో-ఆర్డినేటర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పొదుగు శ్రీను పాల్గొన్నారు.

**వజ్రపుకొత్తూరు** : మండలంలోని పల్లిపూడు సర్పంచ్ మామిడి భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్షలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఈశ్వరమ్మ, డిటి గిరిరాజ్, గురుప్రసాద్, ధర్మారావు పాల్గొన్నారు.

**నందిగాం** : మండల పరిషత్ కార్యాలయంలో కణితివూరు, లఖిదాసుపురం, దేవలభద్ర గ్రామ సచివాలయ సిబ్బందితో, వాలంటీర్లతో జగనన్న సురక్ష కార్యక్రమం, అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపిపి నడుపూరు శ్రీరామ్మూర్తి అధ్యక్షతన ఎంపిడిఒ జి.శివ ప్రసాద్ సమీక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ బైరాగి, అప్పారావు, పొందర లచ్చయ్య, ఎస్.పాపారావు పాల్గొన్నారు.

**జలుమూరు**: మండలంలోని యలమంచిలి, కొమనాపల్లి సచివాలయాల వద్ద నిర్వహించిన జగనన్న సురక్షలో ఎంపిపి వాన గోపి పాల్గొని ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ కనుసు సీతారాం, వైస్ ఎంపిపి తంగి మురళీకృష్ణ, జెసిఎస్ కన్వీనర్ ధర్మాన జగన్మోహనరావు, తహశీల్దార్ బి.సత్యం, ఎంపిడిఒ ఎల్.వి.అప్పారావు, ఇఒపిఆర్‌డి ఉమామహేశ్వరరావు, ఎంఇఒ బి.మాధవరావు పాల్గొన్నారు.

**టెక్కలి రూరల్** : టెక్కలి 1,2 సచివాలయాల్లో నిర్వహించిన జగనన్న సురక్షలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ హెచ్.వి. రమణమూర్తి, సురక్ష స్పెషల్ అధికారి డాక్టర్ జి.గురునాథ్, డిబిపిఎస్ రవికుమార్, ఎపిఎం జగది ప్రసాదరావు, కార్యదర్శి కూన వినోద్‌కుమార్, సర్పంచ్ గొండెలి సుజాత, సిహెచ్.మోహనరావు పాల్గొన్నారు.

**పలాస** : ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకే జగనన్న సురక్ష ముఖ్య ఉద్దేశమని పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు చింతాడ మాధవరావు అన్నారు. మండలంలోని లొద్దభద్రలో నిర్వహించిన జగనన్న సురక్షలో పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్.రమేష్‌కుమార్, తహశీల్దార్ ఎల్.మధుసూదనరావు, పంచాయతీ విస్తరణాధికారి మెట్ల వైకుంఠరావు, మండల సచివాలయాల కన్వీనర్ దువ్వాడ రవికుమార్ పాల్గొన్నారు.

**మున్సిపాలిటీలో ...**

పలాస-కాశీబుగ్గ మున్సిపల్ పరిధిలోని కాశీబుగ్గ సంతమైదానం, ఉదయపురం గ్రామాల్లో జగనన్న సురక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ ఛైర్మన్ మీసాల సురేష్‌బాబు, బోర కృష్ణారావు, మున్సిపల్ విప్ దుర్గాశంకరపండా, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్ర కుమార్, టిపిఒ సీతారాం పాల్గొన్నారు.

**సంతబొమ్మాళి** : మండలంలోని గోవిందపురం సచివాలయంలో సర్పంచ్ రెయ్యి రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్షలో కాళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్ పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి, పిఎసిఎస్ ఛైర్మన్ కెల్లి జగన్నాయకులు, నందిగాం ఎంపిపి ఎన్.శ్రీరామ్మూర్తి, వైస్ ఎంపిపి ప్రతినిధి పొందర కృష్ణ, ఎంపిడిఒ ప్రేమలీల, డిటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వడ్డివాడ సర్పంచ్ గూట్ల మల్లేశ్వరరావు, భావనపాడు సర్పంచ్ బడ్డ మోహనరెడ్డి, పాలతలగాం సర్పంచ్ ప్రతినిధి నక్క సురేష్, రెయ్యి ప్రసాదరావు, కార్యదర్శి ఢిల్లేశ్వరరావు పాల్గొన్నారు.


సంతబొమ్మాళి : మాట్లాడుతున్న తిలక్


పలాస : ధ్రువపత్రాన్ని అందజేస్తున్న మాధవరావు

## బెంతు ఒరియాల నిలదీత

**ఇచ్ఛాపురం** : మున్సిపాలిటీ పరిధిలో రత్తకన్నలో ఛైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించిన జగనన్న సురక్షలో బెంతు ఒరియాలు అధికార యంత్రాంగాన్ని నిలదీశారు. సమావేశం ప్రారంభంలో స్థానికంగా ఉన్న బెంతుఒరియా తమకు కుల ధ్రువపత్రం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. గతంలో మంజూరు చేశారని, ఇప్పుడు నిరాకరించడంతో చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అన్ని తరగతులకూ గుర్తింపు ఉందని, బెంతొఒరియాలకు ఫలానా తరగతికి చెందిన వారిని గుర్తించకపోవడం బాధకరమన్నారు. తమ పిల్లలు ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందడంలోనూ ప్రతిచోటా కుల ధ్రువీకరణ పత్రం అడుగుతున్నారని, ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బెంతో ఒరియాలకు సిజిసి నంబర్‌తో ఇంటిగ్రేటెడ్ ధ్రువపత్రం మంజూరు చేయాలని విన్నవించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు అవుతుందని, ఈ నేపథ్యంలో (సిఇటి) కామన్ ఎంట్రన్స్ టెస్టు కౌన్సిలింగ్‌కు సిజిసి ధ్రువపత్రం మంజూరు చేయాలని ప్రేమ్‌కుమార్ కోరారు. దీనిపై ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం బెంతో ఒరియాలకు ఆలోచిస్తుందని అన్నారు. ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేకపోయినా అమ్మబడి, చేయూత, ఆసరా, జిరో వడ్డీ కింద నగదు అందజేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ రమేష్, వార్డ్ కౌన్సిలర్లు జగన్నయకులు, తాడి ఆదిరెడ్డి పాల్గొన్నారు.


నిలదీస్తున్న బెంతు ఒరియాలు

## టిడిపి హయాంలో అభివృద్ధి శూన్యం

### ఎమ్మెల్సీ నర్తు రామారావు


రామారావు, ఎమ్మెల్సీ

ప్రజాశక్తి- కవిటి

రెండు దఫాలుగా ఇచ్ఛాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన బెందాళం అశోక్ నియోజకవర్గం అభివృద్ధికి ఏం పాటుపడ్డారని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. ఇటీవల సోంపేటలో జరిగిన టిడిపి బస్సుయాత్ర బహిరంగ సభలో టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ మండలంలోని కొజ్జిరియాలలోని తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ కూన రవి వ్యాఖ్యలపై మండిపడ్డారు. 10 మోటార్ సైకిళ్ళు, పది మంది కుర్రాళ్లను వెనకేసుకుని ఏదో బస్సుయాత్ర అంటూ నోటికొచ్చినది వాగితే సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 35 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్న నేను సొంతంగా ట్రస్టు పెట్టి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశానని అన్నారు. ఇటీవల కార్పొరేషన్ పదవి చేపట్టిన మూడు నెలల్లోనే ఇచ్ఛాపురంలో రూ.75 లక్షలతో అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. గతంలో కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఉదారంగా విరాళాలు అందించినట్లు గుర్తు చేశారు. నిస్వార్థంగా ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. పదవి చేపట్టి పట్టుమని పది రోజులైనా అవకుండానే మీ ఎమ్మెల్సీ ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కూన రవి ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం కలిగి ఉన్నాడో అర్థమవుతుందని అన్నారు. తాను రాజకీయ ఆరంగేటం చేసినప్పుడు ఏ విధంగా ఉన్నానో ప్రస్తుతం కూడా అలాగే ఉన్నానని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటానని అన్నారు.


నీటిని విడుదల చేస్తున్న ఎస్ఇ సుధాకర్

## శివారు భూములకూ సాగునీరు

### నీటిపారుదలశాఖ ఎస్ఇ సుధాకర్

ప్రజాశక్తి- బూర్జ


మండలంలోని నారాయణపురం ఆనకట్ట ద్వారా నాగావళి నది నుంచి శివారు భూముల వరకూ సాగునీరు అందిస్తామని నీటిపారుదల శాఖ ఎస్ఇ సుధాకర్ రైతులకు హామీనిచ్చారు. మండలంలోని నారాయణపురం కుడి, ఎడమ కాలువల ద్వారా 400 క్యూసెక్కుల సాగునీటిని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో డిఇ మురళీమోహన్, ఎఇలు శ్రీనివాసరావు, రాంబాబు, రవికుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు.

## ఓటర్ల సర్వేపై క్షేత్ర పరిశీలన అవసరం

**శ్రీకాకుళం అర్బన్** : జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటింటా ఓటర్ల సర్వేపై టిడిపి నాయకులు క్షేత్ర పరిశీలన అవసరమని నగర టిడిపి అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సర్వేలో వాలంటీర్లకు సంబంధం లేదని, వారు పాల్గొంటున్నట్లు ఎక్కడైనా గుర్తిస్తే ఉన్నతాధికార్లకు తక్షణమే సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. వాలంటీర్ల వ్యవస్థ సంక్షేమ పథకాల అమలుకు మాత్రమేనని పేర్కొన్నారు.

## హమ్మయ్య... డబ్బులు వేస్తున్నారు

### 'ప్రజాశక్తి' కథనానికి స్పందన



రూ.4 వేలు వచ్చినట్లు సెల్‌ఫోన్‌కు వచ్చిన సందేశం

**కవిటి**: అమ్మఒడిలో కోత అంటూ గురువారం 'ప్రజాశక్తి'లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. జరిగిన పొరపాటు గుర్తించి రూ.9 వేలు వేసిన లబ్ధిదారుల ఖాతాలకు మిగతా రూ.4 వేలు జమ చేస్తున్నారు. గురువారం సాయంత్రం కవిటి మండలంలోని పలువురు లబ్ధిదారులకు రూ.4 వేలు ఖాతాలో జమ చేసినట్టు సెల్‌ఫోన్ ద్వారా సందేశాలు అందాయి. దీంతో రూ.9 వేలు మాత్రమే వచ్చినవారు, అమ్మఒడి ఇప్పటి వరకూ పూర్తిగా రాని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రజాశక్తిని అభినందిస్తున్నారు.

## కొర్ర, రాగి విత్తనాలు పంపిణీ


విత్తనాలను పంపిణీ చేస్తున్న ఎడిఎ రాజగోపాలరావు

**కొత్తూరు** : కొర్ర, రాగి విత్తనాలను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎడిఎ రాజగోపాలరావు, మండల ఎఒ శ్రీనివాసరావు సూచించారు. కొత్తూరు వ్యవసాయ కార్యాలయంలో ఉన్న రైతు భరోసా కేంద్రం నుంచి మండలంలోని లబ్బ, ఆల్తి గిరిజన రైతులకు కొర్ర, రాగి విత్తనాలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తూరు మండలానికి 200 కేజీలు, హిరమండలం మండలానికి 200 కేజీలు కేటాయించినట్లు ఎడి తెలిపారు. రైతులకు పంపిణీ చేసిన విత్తనాల పంటను ఈ-క్రాప్ ద్వారా ఆన్‌లైన్ చేయించుకోవాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి తెలిపారు. కార్యక్రమంలో ఎం.టి.సత్యనారాయణ, సంజీవరావులు పాల్గొన్నారు.

## వివాహిత మృతి

ప్రజాశక్తి- పలాస

స్థానిక సూదికొండకాలనీకి చెందిన పైల సావిత్రి (35) అనే వివాహిత గురువారం మృతి చెందింది. కాశీబుగ్గ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాశీబుగ్గకు చెందిన జానకిరావుతో వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరికి చెందిన సావిత్రికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండు రోజులుగా భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సావిత్రి ఇంట్లో స్పృహ కోల్పోయి పడి ఉండడాన్ని స్థానికులు, భర్త గుర్తించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దీనిపై కాశీబుగ్గ సిఐ జి.శ్రీనివాసరావును వివరణ కోరగా కటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు.

## మంగయ్య మాస్టర్ మృతి


మంగయ్య (ఫైల్)

**లావేరు** : మండలంలోని మురపాకకు చెందిన విశ్రాంత హెచ్ఎం తేనెల మంగయ్య మాస్టర్ (81) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి స్వగృహంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సహచరు లు విద్యార్థులు, అభిమానులు, బంధువులు గురువారం మృతదేహం నివాళ్లర్పించారు. అలాగే మండల ప్రత్యేక ఆహ్వానితులు రొక్కం బాలకృష్ణ, జెడ్‌పిటిసి మీసాల సీతంనాయుడు, రణస్థలం ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, వైస్ ఎంపిపి లుకలాపు శ్రీనివాసరావు, గొర్లె అప్పలనాయుడు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

## హానర్స్ డిగ్రీకి 'పద్మావతి' విద్యార్థుల ఎంపిక

ప్రజాశక్తి- పోలాకి


గణేష్ చాందిని

స్థానిక పద్మావతి జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విశ్వ విద్యాలయంలో హానర్స్ డిగ్రీ కోర్సులకు ఎంపికయ్యారని కళాశాల డైరెక్టర్ సిహెచ్.దుర్గాప్రసాద్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ హనర్స్ డిగ్రీకు సిర్ల గణేష్ ఎంపిక కాగా, కెమిస్ట్రీ హానర్స్ డిగ్రీకు గేదెల చాందిని ఎంపికైంది. బోధన, వసతి, వైద్య సదుపాయాలు ఈ యూనివర్సిటీలో పూర్తిగా ఉచితంగా అందించి విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పెరిగేలా చూస్తారని అన్నారు. రాత, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపికైన వీరిని కళాశాల ఛైర్మన్ పల్లి సూరిబాబు, అధ్యాపకులు అభినందించారు.

## 'ఐతమ్' విద్యార్థుల ప్రతిభ


ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులు

ప్రజాశక్తి- టెక్కలి రూరల్

టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో ఏడాది ఎంబిఎ చదువుతున్న 8 మంది విద్యార్థినులు బిఆర్ఎయులో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో పాల్గొన్నారని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ సదస్సు నూతన ఆవిష్కరణలపై అధ్యయనం చేసి పేపర్లను సమర్పించి పలువురి ప్రశంశలు అందుకున్నారని అన్నారు. 'ఇన్నోవేటివ్ టీచింగ్ అండ్ రీచెర్చ్ ప్రాక్టీసెస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్, ఇనిస్టిట్యూటషన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్' అనే అంశంపై ఈనెల 18, 19 తేదీల్లో సదస్సు నిర్వహించారని అన్నారు. ఐతమ్ ప్రొఫెసర్ డాక్టర్ కె.వేణుగోపాల్ నాయకత్వంలో ద్వితీయ ఏడాది ఎంబిఎ చదువుతున్న విద్యార్థినులు కె.దివ్య, జె.అఖిల, కె.కరిష్మ, ఐ.మౌనిక, కమ్మినాన దివ్య, ఐ.శ్రీదేవి, కె.సురేఖ, కె.పరిమళలు ఈ పేపర్లను ఆవిష్కరించారని అన్నారు. మున్ముందు మరిన్ని నూతన ఆవిష్కరణలు చేసి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ ఐతమ్ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని డైరెక్టర్‌తో పాటు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఎంబిఎ హెచ్ఒడి డాక్టర్ బి.శివకుమార్‌లు కోరారు.

## ఆర్‌బికె ప్రారంభం

ప్రజాశక్తి- జి.సిగడాం


ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్

మండలంలోని శేతుభీమవరంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతుకూ అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడానికి రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. కియోస్కీ యంత్రం ద్వారా రైతులు తమకు అవసరమైన మందులు సులువుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. అనంతరం శేతుభీమవరం, ఎందువ గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి మీసాల సత్యవతి, జెడ్‌పిటిసి కాయల రమణ, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు మీసాల వెంకటరమణ, జెఎస్ కన్వీనర్ డొల వెంకటరమణ, సర్పంచ్ తొత్తడి రామారావు, ఎంపిటిసి కుదరెళ్ల సుజాత, ఎంపిడిఒ కె.నిశ్చల, తహశీల్దార్ పప్పల వేణుగోపాలరావు, కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

## రుణాలు అందజేత


చెక్కును పంపిణీ చేస్తున్న వెంకటరావు చిట్టి

**పలాస** : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఖరీఫ్ సమయంలో రుణాలు మంజూరు చేస్తున్నామని పిఎసిఎస్ అధ్యక్షులు పైల వెంకటరావు చిట్టి అన్నారు. పలాస పిఎసిఎస్ కార్యాలయంలో గురువారం ఎస్‌టి అదర్స్ పథకం ద్వారా లొత్తూరుకు చెందిన సవర సుంద్రేకు రూ.లక్షల రుణా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్ సమయంలో ఎవరికైనా రుణాలు అవసరమైతే తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి ప్రతినిధి సవర లక్ష్మయ్య, కామన్న, సిఇఒ శ్రీనివాసరావు, డిసిసిబి బ్యాంకు మేనేజర్ కృష్ణారావు, సూపర్‌వైజర్ ఎర్రయ్య, సిబ్బంది శ్రీనివాసరావు, విజయ్ పాల్గొన్నారు.

## 'లోతుగెడ్డ'కు యూనిక్ లీడర్ అవార్డు

ప్రజాశక్తి- కొత్తూరు


అవార్డు అందుకుంటున్న తులసీవరప్రసాదరావు

పాతపట్నం వైసిపి నియోజకవర్గ నాయకులు, వైస్ ఎంపిపి లోతుగెడ్డ తులసీవరప్రసాదరావుకు ది ఫోరమ్ ఫర్ బెటర్ శ్రీకాకుళం సంస్థ యూనిక్ లీడర్ ఆఫ్ ది ఇ ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీకాకుళంలో ఆ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు దుర్గాప్రసాద్, దేవభూషణరావులు గురువారం ఈ అవార్డును అందజేశారు. తులసీవరప్రసాదరావు సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలందిస్తున్నందుకు ఈ అవార్డుకు ఎంపియ్యారు. కార్యక్రమంలో లయన్ క్లబ్ జోన్ ఛైర్మన్, జిఎన్‌వి జ్యూయలర్స్ అధినేతలు బి.పృథ్వీ, వి.కిరణ్, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి రేగేటి కన్నయ్య, ఎల్.ఇందిరలు పాల్గొన్నారు. లోతుగెడ్డ అవార్డుకు ఎంపిక కావడంపై మండలంలోని నాయకులు, అధికారులు అభినందనలు తెలిపారు.

## వాలంటీర్ల ప్రమేయం ఉండరాదు

### సబ్ కలెక్టర్ రాహుల్‌కుమార్ రెడ్డి


అవగాహన కల్పిస్తున్న సబ్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు

ప్రజాశక్తి- టెక్కలి

బూత్‌స్థాయిలోని ఓటర్ల జాబితా పరిశీలన నిమిత్తం రెవెన్యూ అధికారులు, బిఎల్‌ఒలతో చేపడుతున్న సర్వేలో వాలంటీర్ల ప్రమేయం ఉండరాదని, వారి జోక్యం చేసుకున్నట్లు రుజువు అయితే వారిని విధుల నుంచి తొలగిస్తామని సబ్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం డివిజన్‌స్థాయి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం నుంచి చేపట్టనున్న సర్వేలో భాగంగా ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఒక కుటుంబానికి ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేయాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సర్వే సమాచారాన్ని మైక్‌లో ప్రచారం చేపట్టేవిధంగా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ యాప్‌లో నమోదు చేస్తామని అన్నారు. ఓటర్లకు పోలింగ్‌స్టేషన్ వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పేరు రెండు మూడు చోట్ల ఉంటే నిబంధనల ప్రకారం రద్దు చేయాలన్నారు.

ప్రతి మంగళవారమూ ఉదయం అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 24న తహశీల్దార్ కార్యాలయాల వద్ద, గ్రామ సచివాలయాల వద్ద పంచాయతీ కార్యాలయాల వద్ద నివేదిక విడుదల చేస్తామని, ఏమైనా సవరణలు, మార్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. నాయకులు సత్తారు రంగబాబు మాట్లాడుతూ పట్టణంలో చాలా వరకు ఓట్లు గల్లంతు ఆయ్యాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బిజెపి నాయకులు హనుమంతు ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ కోటబొమ్మాళి మండలం తులసిపేట బూత్‌లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటింగ్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో కార్యాలయ సూపరింటెండెంట్ రాజమోహన్, తహశీల్దార్ కురమాన ప్రవల్లికాప్రియ, తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు బగాది శేషగిరి, జీరు భీమారావు, పినకాన అజయ్‌కుమార్, బోయిన రమేష్, వైసిపి నాయకులు ఆట్ల రాహుల్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోత మధుసూదనరావు, సిపిఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు పాల్గొన్నారు.

## బాతుపురంలో విశ్వశాంతి యజ్ఞం

ప్రజాశక్తి- సోంపేట



మండలంలోని బాతుపురంలో విశ్వశాంతి కోసం శుక్రవారం బ్రహ్మ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు అలేఖ్ విశ్వాసులు తెలిపారు. స్థానిక ప్రాంతాలతో పాటు ఒడిశాలోని కటక్, ఖుర్దా, ఖండపడ, పూరి, పుల్బాని ఇతర జిల్లాలకు చెందిన అనేక మంది ప్రచారకులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. స్వామి బాబా సుదర్శన్ దాస్ విశ్వనాథ బాబా సారథ్యంలో సన్యాస దీక్షను తీసుకుని అలేఖ్ విశిష్టతలను ప్రచారం చేశారని తెలిపారు. యువతను చైతన్యం చేసి సామాజిక సంస్కరణల్లో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. అలేఖ్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ త్రినాథ్‌దాస్, దయానిధిదాస్, సుదర్శన్ దాస్ మార్గదర్శనంలో ప్రచారం చేశారు. ఈనెల 1న మృతి చెందిన సుదర్శన్ దాస్ బాబా కోరిక మేరకు మహేంద్రగిరి, మహేంద్రతనయ నది సంగమం వద్ద శనివారం నిర్వహించే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరారు.

## కొత్త కోర్సులు మంజూరు చేయాలని వినతి

**ఇచ్ఛాపురం** : ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐదు కోర్సులకు అదనంగా కొత్త కోర్సులు మంజూరు చేయాలని కాలేజీ కమిషనర్ పోలా భాస్కర్‌ను కోరామని సీడాప్ ఎపి ఛైర్మన్ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మేరకు బిఎస్‌సి, మేజర్, కెమిస్ట్రీ మైనర కోర్సులు మంజూరు చేయాలన్నారు. తన అభ్యర్థన ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

## అపరిష్కృత సమస్యలపై విఆర్‌ఎల దీక్ష



పొందూరు : దీక్ష చేస్తున్న విఆర్‌ఎలు


ప్రజాశక్తి- పొందూరు

విఆర్‌ఎల న్యాయమైన డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తెండేలా త్రినాథరావు కోరారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారించాలని కోరుతూ గురువారం విఆర్‌ఎలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విఆర్‌లకు పేస్కేల్ అమలు చేయాలన్నారు. రికవరీ చేసిన డిఎను తిరిగి చెల్లించాలి, నామినీలను విఆర్‌ఎలుగా గుర్తించాలన్నారు. మృతి చెందిన విఆర్ఎ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాన్నారు. అర్హులైన విఆర్‌కలకు ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షులు బి.ఈశ్వరరావు, సెక్రటరీ వైకుంఠరావు పాల్గొన్నారు.

**నందిగాం** : తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు చేపట్టిన దీక్షకు సిపిఎం నాయకులు పాలిన సాంబమూర్తి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షులు బి.రాములమ్మ, కృష్ణారావు, గణపతిరావు, బి.మీనాక్షి, కె.అర్జునుడు, కె.సీతమ్మ పాల్గొన్నారు.

**సంతబొమ్మాళి** : కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలో అప్పారావు, శంకర్, రమేష్, రాంబాబు, పార్వతి, అరుణ పాల్గొన్నారు.

**కంచిలి** : అపరిష్కృతంగా ఉన్న విఆర్‌ఎల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు నాయకుడు సంగారు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపడుతున్న విఆర్‌ఎల దీక్షా శిబిరానికి సంఘీ భావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పిట్ట కృష్ణ, లోకనాథం, రమేష్ పాల్గొన్నారు.


రణస్థలం రూరల్ : దీక్షా శిబిరాన్ని సందర్శించిన వైసిపి నాయకులు


**పలాస** : తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలో సింహాచలం, బి.లక్ష్మణ, వెంకటరావు పాల్గొనానరు.

**కవిటి** : తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలు మండలల అధ్యక్షులు ఎన్ని కృష్ణ, జి.కేశవరావు, జనార్థనరావు, దుద్ది జగదీష్, జి.గణేష్, జి.మోహినమ్మ, తాతారావు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.

**ఆమదాలవలస** : తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలో మండల అధ్యక్షులు కె.వి.రమణమూర్తి, ఉపాధ్యక్షులు ఎస్.రామారావు, కార్యదర్శి కె.ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి ఎల్.రాజు పాల్గొన్నారు.

**మెళియాపుట్టి** : తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో సంఘ సహాయకులు ఎన్.సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు సిహెచ్.రామారావు, జనార్ధన, గణపతి, మధు, కేశవరావు, లక్ష్మీకాంతం, ఢిల్లేశ్వరరావు పాల్గొన్నారు.

**కొత్తూరు** : తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలో కె.రామారావు, సరస్వతి, సిహెచ్.రవి, కె.ఈశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ ఎం.చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు.


కంచిలి : మాట్లాడుతున్న సిపిఎం నాయకులు శ్రీనివాసరావు

**కోటబొమ్మాళి** : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార కార్యాలయం వద్ద చేపట్టిన విఆర్‌ఎల దీక్షలో ఆ సంఘ మండల నాయకులు దేవాది లక్ష్మణరావు, గంగరాపు ఆనందరావు, ఉర్జాన రాజారావు, నివగాన రామారావు, కపిరి చిన్నారావు పాల్గొన్నారు.

**రణస్థలం రూరల్** : ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ వరకు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విఆర్‌ఎలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష పట్టారు. విషయం తెలుసుకున్న వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, జెడ్‌పిటిసి టి.సీతారాం, జెసిఎస్ కన్వీనర్ సిహెచ్.వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరామనాయుడు విఆర్‌ఎల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. విఆర్‌ఎల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.



ఆందోళన చేస్తున్న బాధిత రైతులు

## అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి

**ప్రజాశక్తి- కోటబొమ్మాళి**

టెక్కలి మండలం చింతలగార రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 8/2లో 6.04 ఎకరాల భూమిపై కోటబొమ్మాళి సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు టెక్కలి సబ్ కలెక్టర్ ఉత్తర్వులు ప్రకారం తక్షణమే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, జిల్లా సమితి సభ్యులు అనపాన షణ్ముఖరావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బాధిత రైతులతో కలిసి గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా 9.04 ఎకరాలు భూమిని కొనుగోలు చేసి గత 44 ఏళ్లుగా రైతులు అనుభవిస్తున్నారని అన్నారు. గతంలో భూములు అమ్మిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరి భార్య పేరున అక్రమ మ్యుటేషన్ చేశారని అన్నారు. తక్షణమే బాధిత రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే వచ్చే నెల 14న 36 గంటల పాటు జిల్లా సబ్ రిజిస్ట్రారు కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు. డిహెచ్‌పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి, పొన్నాడ జగ్గారావు, నంబళ్ల గోవిందరాజులు, బాధిత రైతులు తిర్లంగి సత్యం, ఎస్.భాస్కరరావు, ఎస్.రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న విజయ్‌కుమార్

## డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం

**ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్**

డ్రైవర్లకు దేశ, విదేశాల్లో డిమాండ్ ఉందని, అందువల్ల ఆర్‌టిసి ద్వారా అందిస్తున్న డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.విజయకుమార్ అన్నారు. ఆర్‌టిసి హెవి డ్రైవింగ్ స్కూల్‌లో 13వ బ్యాచ్ శిక్షణా తరగతులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు 12 బ్యాంచ్‌లకు శిక్షణ ఇచ్చామని, ఇందులో 200 మంది డ్రైవర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్నారని అన్నారు. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. ప్రస్తుతం కొంత మంది ఆర్‌టిసి అద్దె బస్సుల్లో డ్రైవర్లుగా స్థిర పడ్డారని అన్నారు. మరికొంత మంది ఇతర ప్రాంతాల్లో డ్రైవర్లుగా పని చేస్తున్నారని తెలిపారు. ఆర్‌టిసిలో శిక్షణ పొందడం ద్వారా అపార అనుభవం వస్తుందన్నారు. పూర్తిస్థాయి శిక్షణ పొంది నిపుణులుగా తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1,2 డిపో మేనేజర్లు కె.మాధవ, కె.ఆర్.ఎస్.శర్మ, డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ వర్మ, ఎ.ఎన్.ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు.


వినతిపత్రం అందజేస్తున్న తులసీవరప్రసాదరావు

## రోడ్లు నిర్మించాలని వినతి

**కొత్తూరు :** మండలంలోని గిరిజన గ్రామాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని నియోజకవర్గ వైసిపి నాయకులు లోతుగెడ్డ తులసీవరప్రసాదరావు కోరారు. ఈ మేరకు పార్వతీపురం జిల్లా మన్యం జిల్లా సీతంపేట ఐటిడిఎలో పిఒ కల్పనాకుమారిని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొట్టిపల్లి పంచాయతీ చాపరాయిగూడ, నుంచి అబలసింగి, పుట్టిగం నుంచి బాలాసింగి, దెప్పిగూడ నుంచి అడ్డంగి, అబలాసింగి నుంచి నడుంగూడ, బుతాలుగూడ నుంచి చినరాజపురం, పేదరాజపురం శ్మశాన వాటి నుంచి కోటంగూడ వరకు రోడ్డు అధ్వానంగా ఉన్నాయని అన్నారు. ఈ మేరకు ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈయనతో పాటు వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి రేగేటి కన్నయ్య, సర్పంచ్ పి.అప్పారావు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు కొయిలాపు సంజీవరావు, సర్పంచ్ ప్రతినిధి అగతముడి రంజిత్‌కుమార్, మాజీ సర్పంచ్ పడల వెంకటకృష్ణ ఉన్నారు.

# 'గడప గడప'లో సమస్యల ఏకరువు

**ప్రజాశక్తి- ఆమదాలవలస**

గడపగడప మన ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రజలు సమస్యలపై ఏకరువు పెట్టారు. పురపాలక సంఘ పరిధిలోని ఐదో వార్డు టి.జి.ఆర్.నగర్‌లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు 15 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, కానీ, తమ సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. వర్షం పడితే రహదారులు బురదమయంగా మారి


ఇచ్ఛాపురం : అవగాహన కల్పిస్తున్న విజయ

నరకాన్ని అనుభవిస్తున్నామని వాపోయారు. డ్రెయినేజీలు, వీధి దీపాలు లేక పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నామని, మూడు నీటి బోర్లను కాలనీలో ఏర్పాటు చేయాలని కోరారు. చివర మజిలీ అయినా శ్మశాన వాటికకు వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న సొట్టవానిపేట గ్రామస్తులు వారి గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో తాము అంత్యక్రియలు చేయడానికి వీలులేదని అడ్డు పెడుతున్నారని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ఒకానొక దశలో స్పీకర్ కాలనీ వాసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే రోడ్లు రహదారులు, డ్రెయినేజీలు గురించి చెప్పొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించాలని కాలనీ వాసులు కోరారు. అనంతరం మూడో వార్డు ఊసవానిపేటలో గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.రవిసుధాకర్, వైసిపి నాయకులు బొడ్డేపల్లి


ఆమదాలవలస : సమస్యలను వివరిస్తున్న కాలనీవాసులు

రమేష్‌కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు, మామిడి రమేష్‌కుమార్, సాధు చిరంజీవి పాల్గొన్నారు.

**కేసుపురంలో గడపగడపకు...**

**ఇచ్ఛాపురం :** మండలంలోని కేసుపురంలో నిర్వహించిన గడపగడపు మన ప్రభుత్వంలో జెడ్‌పి చైర్‌పర్సన్ పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే సాయికుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలతో ముద్రించిన పోస్టర్లను అందజేశారు. అనంతరం ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వరరెడ్డి, ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి ప్రతినిది ఉప్పడ రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్.బాబూరావు, సల్ల దేవరాజ్, వై.దువ్వు, సర్పంచ్ ఢిల్లీరావు పాల్గొన్నారు.

## కలుపు మందుతో పైరుకు మేలు

**ప్రజాశక్తి- ఆమదాలవలస**


నీలవేణి

కలుపు మందులతో పైరుకు ఎంతో మేలు కలుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్త సీపాన నీలవేణి అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో వరి పండించే రైతులు తొలకరిలో పొడి ఎదలో వరి సాగు చేయడం పరిపాటి అని అన్నారు. ఈ సంవత్సరం జూన్ 15 నుంచి 30 వరకు ఎక్కువగా పొడి ఎదలో విత్తనం నాటారని అన్నారు. నాటిన తర్వాత వారం రోజుల నుంచి 18 రోజులు వరకు సరైన నీటి పదును లేకపోవడంతో కలుపు మందులను పిచికారీ చేయలేకపోయారని అన్నారు. అందువల్ల రకరకాల కలుపు వెడల్పాటి, గడ్డి జాతి మొక్కలు వరి ఎదలోనూ, వరి నారులోనూ గమనించామని అన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పదును ఉపయోగించుకుని 18 నుంచి 20 రోజుల ఎద వరిలో బిస్పైర్ బాక్ సోడియం ఎకరాకు 80 నుంచి 100 మి.లి, ఎనిమిది గ్రాముల మెట్ సెల్ఫ్రాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యునార్ ఈథైల్, ఫైనాన్స్ ప్రో ప్ పి ఇథైల్ 9.6 శాతం 250 మి.లి 200 లీటర్ల నీటిలోనూ కలిపి పిచికాచీ చేసుకోవాలన్నారు. నెల రోజులు దాటి కలుపు వెడల్పాటి, గడ్డి జాతి అధికంగా ఉన్నప్పుడు బెంటజోన్ ఎకరాకు 500 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలోనూ కలిపి కలుపుపై పిచికారీ చేయాలని తెలిపారు.


ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

## మలేరియా, డెంగీపై అప్రమత్తం

**ప్రజాశక్తి- జలుమూరు**

మలేరియా, డెంగీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి పి.వి.సత్యనారాయణ వైద్య సిబ్బందికి ఆదేశించారు. జలుమూరు పిహెచ్‌లో ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నివారణకు పలు సూచనలు చేశారు. ఫ్రైడే డ్రై డే గా పాటించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నీటి నిల్వలను ఖాళీ చేయించి దోమల నివారణకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి టి.శ్రీకాంత్, ఎఎంఒ ఎస్.శ్రీనివాసరావు, సబ్ యూనిట్ ఆఫీసర్ వై.కె.శ్రీనివాసరావు, కె.సూర్య, అప్పారావు, సిహెచ్ఒ ఎస్.పద్మావతి, హెల్త్ సూపర్‌వైజర్ యు.చిన్నరాజులు, పిహెచ్ఎన్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.


మాట్లాడుతున్న ఎపిఎం ప్రసాద్

## శతశాతం గ్రేడింగ్‌లో ఉండాలి

**ప్రజాశక్తి- ఇచ్ఛాపురం**

మహిళా సంఘాలు శతశాతం గ్రేడింగ్‌లో ఉండాలని వెలుగు ఎపిఎం ప్రసాద్ సూచించారు. మహిళా సంఘాలు, వెలుగు సిబ్బందితో గురువారం సమీక్షించారు. స్వయం శక్తి సంఘాల గ్రేడింగ్, రుణాలు రికవరీ గురించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలోని సంఘాలు 64 శాతం ఎ-గ్రేడ్‌లో ఉన్నాయని, వీటిని నూరు శాతం ఎ-గ్రేడ్‌లోకి వచ్చే విధంగా అన్ని రకాల లావాదేవీలు ఆన్‌లైన్‌లో మొబైల్ బుకింగ్ ద్వారా అప్‌డేట్ చేయాలన్నారు. ఏడు గ్రామ సంఘాల్లో స్త్రీనిధి రికవరీ తక్కువగా ఉందని, దానినీ నూరు శాతం పూర్తి చేయాలని అన్నారు. జీవనోపాధులు కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పెరటి తోటలో మునగ, బొప్పాయి చిరుధాన్యాలు పండించి వాటిని అందరూ విరివిగా ఉపయోగించాలని అన్నారు. కార్యక్రమంలో స్త్రీనిధి మేనేజర్ కె.రాము, క్లస్టర్ ఎల్.సి.సాహు, సిసిలు రామకృష్ణ, మోహనరావు, అకౌంటెంట్ మోహిని పాల్గొన్నారు.

# 'మిషన్ ఇంద్రధనుష్'పై అవగాహన

**ప్రజాశక్తి- పోలాకి**

ఏడు ప్రాణాంతక వ్యాధులు దనుర్వాతం, డిఫ్తీరియా, కోరింత దగ్గు, పోలియో, క్షయ, తట్టు, హెపట్యైటిస్ బిలాంటి జబ్బులకు గర్భిణులకు, పిల్లలకు అందించడమే మిషన్ ఇంద్రధనస్సు సంకల్పమని పోలాకి పిహెచ్‌సి వైద్యాధికారి శ్రీనాథ్ అన్నారు. పోలాకి పిహెచ్‌సిలో 'మిషన్ ఇంద్రధనుస్'పై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి డాక్టర్ నల్లి రవికుమార్ మాట్లాడుతూ పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వ్యాక్సిన్ వేయించుకొనని వ్యక్తులను ఆశా కార్యకర్తలు గృహ సర్వే ద్వారా గుర్తించి వారికి ఆగస్టు నెల వ్యాక్సిన్ వేయనున్నామని అన్నారు. 14 సచివాలయాల పరిధిలోని దాదాపు 11 వేల గృహాలను ఆశా కార్యకర్తల


అవగాహన కల్పిస్తున్న రవికుమార్

సందర్శిస్తూ గర్భిణులు, రెండు నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ వేయాలన్నారు. అనంతరం గొల్లలవలస, అంపలం, డోల, ఉర్జం తదితర సచివాలయ ప్రాంతాలను సందర్శించారు. కార్యక్రమంలో పిహెచ్ ఎన్.ఈశ్వరమ్మ, పర్యవేక్షకులు శేఖర్‌బాబు, లక్ష్మి, ఎఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

## పలువురికి ఆర్థికసాయం


టెక్కలి రూరల్ : ఆర్థికసాయం అందజేస్తున్న శ్రీనివాసరావు

**టెక్కలి రూరల్ :** పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం కొసమానుగూడ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన కొండగొర్రి బుచ్చమ్మ గిరిజన విద్యార్థిని పాలకొండలో గాయత్రి నర్సింగ్ స్కూల్‌లో జిఎన్ఎం చదువుతుంది. ఈమె నిరుపేద కుటుంబం. ప్రయివేట్ కాలేజీ కావడంతో ఫీజ్ చెల్లించాలని మేనేజ్‌మెంట్ అడగడంతో దిక్కుతోచని స్థితిలో ఫోన్ ద్వారా సహాయం చేయమని టెక్కలి అభయం సేవా సంఘానికి కోరారు. వెంటనే స్పందించిన అభయం యువజన సేవా సంఘం సభ్యులు విద్యార్థి చదువు కోసం రూ.6 వేలు ఆర్థికసాయం అందజేసినట్లు అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు జి.గణపతి, ఎస్.మురళి పాల్గొన్నారు.

**శ్రీకాకుళం అర్బన్ :** జిల్లాలోని హిరమండలం మండలం సీదికి హెచ్.అఖిల్ కొంత కాలంగా మూత్రనాళ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. గిరిజన కుటుంబానికి చెందిన అఖిల్‌కు తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మందులు కొనలేని దుస్థితిలో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న ట్రెజరీ హెల్పింగ్ హాండ్స్ జిల్లా తరుపున రూ.7 వేలు గురువారం వారి ఇంటికి వెళ్లిన నగదు అందజేశారు. కార్యక్రమంలో మాదారపు డేవిడ్, బెహరా, ప్రదీప్, బోనెల నాగభూషణ్, లయన్స్ బ్లడ్ బ్యాంకు మేనేజర్ కొంతం. సునీల్, రవి సాహు పాల్గొన్నారు.

# నవధాన్యాల సేద్యంతో నేల సారవంతం

**ఆమదాలవలస :** నవధాన్యాల సేద్యంతో నేల సారవంతంగా మారడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయం యూనిట్ ఇన్‌ఛార్జి నక్క చిరంజీవిరావు అన్నారు. మండలంలోని నిమ్మతొర్లువాడలో నవధాన్యాల సేద్యాన్ని రైతులతో కలిసి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులతో కలిసి ఒకేచోట 50 ఎకరాల విస్తీర్ణంలో నవధాన్యాల పంటలను సాగయ్యేలా చేస్తున్నామని తెలిపారు. నేలలో పలు రకాల నవధాన్యాల విత్తనాలను కలిపి వేసుకొని సాగు చేయడం వల్ల భూమిలో సేంద్రీయ కర్బనం స్థిరీకరణ అవుతుందన్నారు. నేల గుల్లబారి ప్రధాన పంటకు అవసరమైన నత్రజని, అన్ని పోషకాలు సమృద్ధిగా అందుతాయని అన్నారు. 50 ఎకరాల్లో ఈ నవధాన్యాలు


సేద్యాన్ని పరిశీలిస్తున్న చిరంజీవిరావు

పంటలు ఏపుగా పెరిగాయని, ప్రస్తుతం రైతులు వరి పంట సాగు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. అందువల్ల నవరత్నాలను నేలలో కలియదున్నుడం వల్ల చేను పొలంలో ఏపుగా పెరుగుతుందని అన్నారు. ఈ విధంగా చేయడం వల్ల నేల స్వభావం మారుతుందని, దిగుబడులూ పెరుగుతాయని అన్నారు.

## బదిలీ ఉపాధ్యాయులకు సన్మానం

**జి.సిగడాం :** మండలంలో చంద్రయ్యపేట యుపి పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయులు మక్క గంగేశ్వరి, ఉరిటి సతీష్, పట్నాయక్, పందరికోటేశ్వర రావు, కుప్పిలి పద్మావతిలను వేరే పాఠశాలలకు ఇటీవల బదిలీ అయ్యారు. వీరికి సర్పంచ్ బొల్లా లక్ష్మీభవాని, బొల్లా జనార్ధనరావు, గ్రామస్తులు గురువారం దుశ్శాలువతో కపి సన్మానించారు. పధానోపాధ్యాయులు బస్వా రమేష్, ఉపాధ్యాయులు పేకల రమేష్, రమణ, లింగరాజు, దామోదరావు పాల్గొన్నారు.


పనులను పరిశీలిస్తున్న సాయిరాజ్

## వాటర్ ట్యాంకు పనులు పరిశీలన

**కవిటి:** మండలంలోని డి.జి.పుట్టుగలో రూ.90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఓపెన్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ పనులను మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ గురువారం పరిశీలించారు. ఈ వాటర్ ట్యాంకు పనులు పూర్తయితే తిప్పనపుట్టుగలో సగం, వడ్డి జల్లుపుట్టుగ గ్రామస్తులకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా అవుతుందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పనులు వేగవంతం చేసి వీలైనంత తొందరగా వాటర్ ట్యాంకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టరుకు సూచించారు. సర్పంచ్ ప్రతినిధి బెందాలం జయప్రకాష్ నారాయణ, కుమార్ మోహన్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

## మంత్రి అప్పలరాజు పరామర్శ

**పలాస :** మండలంలోని ఉదయపురానికి చెందిన రాజాం దండాశి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయ తెలుసుకున్న పశుసంవర్ధకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మృతుడి కుటుంబ సభ్యులను గురవారం పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, ఎఎంసి చైర్మన్ పి.వి.సతీష్, కౌన్సిలర్ బెల్లాల శ్రీనివాసరావు ఉన్నారు.

**కళావెంకటరావు...**

**రణస్థలం :** మండలంలోని జె.ఆర్.పురం పంచాయతీకి చెందిన టిడిపి నాయకులు, ఐటిడిపి మండల అధ్యక్షులు తిప్పాన బాబూరావు తండ్రి తండ్రి సూర్యనారాయణకు ఇటీవల శస్త్ర చికిత్స నిర్వహించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు గురువారం పరామర్శించారు.


పలాస : పరామర్శిస్తున్న మంత్రి అప్పలరాజు